క్లుప్తంగా

'నిబంధనల ప్రకారమే తీసుకున్నాం'

ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 44 మంది సీఆర్‌టీ పోస్టులను నిబంధనల ప్రకారమే భర్తీ చేశామని ఐటీడీఏ డీడీ పోచం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 27న 'సాక్షి'లో 'లక్ష కొట్టు... ఉద్యోగం పట్టు' అనే శీర్షికకు డీడీ వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశాల మేరకు సీఆర్‌టీ పోస్టులను భర్తీ చేపట్టామన్నారు. వివిధ జిల్లాల నుంచి ప్రపోజల్స్ తీసుకొని ఐటీడీఏ పీఓ అంకిత్ ఆదేశాలతోనే భర్తీ చేపట్టామన్నారు.

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?



మహాముత్తారం: మహాముత్తారం గ్రామ పంచాయతీ పరిధిలోని రెండవ వార్డులో ప్రధాన వీధిలోని మూలమలుపు వద్ద విద్యుత్ స్తంభానికి మరో విద్యుత్ స్తంభం వేలాడుతూ ప్రమాదకరంగా ఉంది. కొన్ని నెలలుగా ఇలాగనే ఉండటంతో వర్షాకాలంలో ఈదురు గాలులు వచ్చినప్పుడు అటు ఇటు ఊగుతూ విద్యుత్ వైర్లు ఒకదానికి ఒకటి తగిలి మంటలు చెలరేగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అధికారులకు చెప్పిన పట్టించు కోవడంలేదని వార్డులోని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదం జరుగక ముందే వేలాడుతున్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని కోరుతున్నారు.

గుడుంబా స్థావరాలపై దాడులు



చిట్యాల: మండలంలోని పాసిగడ్డతండా గ్రామ శివారులో గుడుంబాను తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై జంగిలి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాశిగడ్డతండా గ్రామానికి చెందిన లావుడ్య రాజు, లావుడ్య తిరుపతి మోరంచపల్లి గ్రామ శివారులో గుడంబా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు దాడి చేసి 25 లీటర్ల గుడంబాను స్వాధీనం చేసుకుని, 9వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులలో సీసీఎస్ ఎస్సైలు శ్రావణ్, భాస్కర్‌రావు, పోలీస్ సిబ్బంది నవీన్, సురేందర్, రవి పాల్గొన్నారు.

కీర్తిరెడ్డిని గెలిపించాలి

భూపాలపల్లి రూరల్: నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని రెడ్డి కాలనీ 30వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భూపాలపల్లిలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. చందుపట్ల కీర్తిరెడ్డి గెలుపు ద్వారా సింగరేణి, జెన్‌కో, కుటుంబాల పిల్లలకు మైనింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకురావడానికి కీర్తిరెడ్డి కృషి చేస్తారని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కోరే సుధాకర్, నాయకులు మునీందర్, జయపాల్ రెడ్డి, నాంపల్లి కుమార్, కంబాల రాజయ్య, బూత్ అధ్యక్షుడు రవి నాయక్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

నాయకుల సంబురాలు

మహాముత్తారం: బీజేపీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ చందుపట్ల సునీల్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో నాయకులు గురువా రం మండలంలోని యామన్‌పల్లి ప్రధాన కూడలి వద్ద టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు సంపత్‌కుమార్, పూర్ణచందర్, రమణాకర్, యువ మోర్చా మండలాధ్యక్షుడు శ్రీకాంత్, గిరిజన మోర్చ మండలాధ్యక్షుడు అంజిబాబు, మహిళా అధ్యక్షురాలు కవిత, మండలంలోని వివిద గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కౌలు రైతు ఆత్మహత్య

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని నర్సాపూర్‌కు చెందిన కౌలు రైతు గుండెల్లి కొమురయ్య(50)గురువారం వ్యవసాయం పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాలపడ్డాడు. ఎస్సై చల్ల రాజు కథనం ప్రకారం.. నర్సాపూర్ గ్రామానికి చెందిన కొమురయ్య 13 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరిపంటను సాగుచేశాడు. ఈ క్రమంలో పంటకు చీడ పురుగుల బెడద ఎక్కువగా ఉండడంతో పంట దిగుబడి వస్తుందో రాదోనని మనస్తాపానికి గురై వ్యవసాయం పొలం వద్ద ఉన్న మర్రిచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య సరోజన, కుమారుడు నరేష్, ఇద్దరూ కుమార్తెలు ఉన్నారు.

వెలవెలబోతున్న ఆశ్రమ పాఠశాల

- సెలవులు ముగిసి వారం రోజులు
- ఇప్పటికీ రాని విద్యార్థులు



తాళాలు వేసి ఉన్న పాఠశాల గదులు

ఎస్ఎస్‌తాడ్వాయి: మండలంలోని కొడిశాలలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు విద్యార్థులు రాక వెలవెలబోయింది. దసరా పండుగ తర్వాత పాఠశాలలు పునర్‌ప్రారంభమైన ఎనిమిది రోజులు గడిచిన ఒక విద్యార్థి కూడా పాఠశాలకు హాజరు కాలేదు. దీంతో పాఠశాల బోసిపోయి కనిపిస్తుంది. పాఠశాలలో 3 వతరగతి నుంచి పదోవరతగతి ఉండగా మొత్తం 120 మంది విద్యార్థులు ఉన్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలకు అక్టోబర్ 24 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తిరిగి పాఠశాలలు ప్రారంభమైన గురువారం వరకు విద్యార్థులు ఒకరు కూడా రాలేదు. సెలవుల్లో పాఠశాల తరగతి గదులకు వెసిన తాళాలు వెసినట్టే ఉన్నాయి. పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజవుతున్నారు. పదోవతరగతి విద్యార్థులు కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో సిలబస్ కూడా పూర్తియ్యే పరిస్థితి లేదు. విద్యార్థులను తీసుకురావాడానికి వారి ఇళ్లకు వెళ్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉండగా మిగిత ఉపాధ్యాయులపై ఆరాతీయగా పిల్లలను తీసుకురావాడానికి వెళ్లారని చెప్పారు. పాఠశాల తెరిచి ఎనిమిది రోజులువుతున్నా విద్యార్థులు రాకపోవడంపై గిరిజన సంక్షేమ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఐటీడీఏ కార్యాలయంలోని ఆఫీసులకు మాత్రమే పరిమితమవుతున్నారే తప్ప పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించిన దఖాలాలు లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. కొడిశాల పాఠశాల మారుమూల గ్రామంలో ఉన్నందునే అధికారులు పట్టించుకోవడం లేదని, విద్యార్థులకు సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అధ్వానంగా మరుగుదొడ్లు

పాఠశాలలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్లు పూర్తి మరమ్మతులకు వచ్చి నిరూపయోగంగా మారాయి. పాఠశాలలోని విద్యార్థులు, స్నానాలకు, మాలమూత్ర విసర్జన కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. గిరిజన పాఠశాలల్లో అనేక సౌకర్యాలను కల్పిస్తున్న గొప్పలు చెబుతున్నా అధికారులు పాఠశాలల్లోని సౌకర్యాలను పట్టించుకున్న వారే కరువాయ్యారు. పాఠశాలలో మరుగుదొడ్లు మరమ్మతులు వచ్చిన విషయం అధికారులకు తెలిసిన పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.



అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లు

అధికారంలోకి రాగానే హామీల అమలు



ఎస్ఎస్‌తాడ్వాయి: ప్రచారం చేస్తున్న నాయకులు

ములుగు రూరల్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు బానోత్ రవిచందర్ అన్నారు. ఈ మేరకు గురువారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని జగ్గన్నగూడెం, రాయినిగూడెం, పంచోత్కులపల్లి, కొత్తూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు , నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్‌కుమార్, అభినయ్, దేవేందర్, మహేందర్, గుమ్మడి అశోక్, సర్వాపూర్ సర్పంచ్ దబ్బకట్ల విజయ రవిందర్, తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎస్‌తాడ్వాయి: మండలంలోని మేడారం, రెడ్డిగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ అనిల్ ఆధ్వర్యంలో గురువారం పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్‌గౌడ్, గౌరవ అధ్యక్షుడు జలాపు అనంతరెడ్డిలు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరీల వెంకన్న, జిల్లా నాయకులు జంగా వెంకట్రాంరెడ్డి, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఉపసర్పంచ్ గడిగా సుధారాణి, సిద్దబోయిన సత్యవతి, గొంది సరిత, జిల్లా నాయకులు రాజయ్య, తీగల శ్రీనివాస్, కిరణ్, రాంబాబు, ఆలకుంట రమేశ్, సురేందర్, రంగారావు, కాంతారావు, కుమారస్వామి పాల్గొన్నారు.

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం



న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేస్తున్న అభినవ్

కన్నాయిగూడెం: పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని వైద్యుడు అభినవ్ అన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అభినవ్ గర్భిణులకు న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేశారు. గర్భిణులకు రక్త సమస్యలు తలెత్తకుండా శిశువుకు సరైన పోషకాలు అందడంలేదనే ఉద్దేశ్యంతో పోషక విలువలతో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

నామినేషన్ల స్వీకరణకు సిద్ధం



వివరాలు వెల్లడిస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంకిత్

ములుగు: నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీఓ అంకిత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన నామినేషన్ల విధి విధానాలు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు శుక్రవారం నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు సమయం ఉందన్నారు. 13న నామినేషన్ల స్క్రూటినీ, 15న ఉపసంహరణ ఉంటుందని వివరించారు. ఒక్కో అభ్యర్థికి గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ ఆధారంగా రెండు చోట్ల మాత్రమే పోటీచేసే అవకాశం ఉందన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో ములుగు తహసీల్దార్ విజయభాస్కర్ మండలాల అధికారులు పాల్గొన్నారు.

బీఎస్పీని ఆదరించండి



మాట్లాడుతున్న జంపన్న నాయక్

ములుగు: నిరుపేదల కోసం పని చేస్తున్న బీఎస్పీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జంపన్న నాయక్ కోరారు. జిల్లా కేంద్రంలో పలువురు యువ నాయకులు పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు దొరల పాలనలో అనచివేయబడ్డారని ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అధికారంలోకి రాగానే బహుజన వర్గాలకు అన్ని రకాలుగా అండగా ఉంటారని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ



పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులు

కాటారం: ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా హైదరాబాద్‌లోని పేరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 11న నిర్వహించనున్న విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంథని చిరంజీవి కోరారు. మండల కేంద్రంలో గురువారం మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మండలంలోని అన్ని గ్రామాల ఎమ్మార్పీఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ చంద్రగిరి అశోక్, మంథెన శ్రీనివాస్, వెంకటేశ్, సంతోష్, రఘు, బాపు పాల్గొన్నారు.

ముమ్మరంగా పార్టీల ప్రచారం

మంగపేట: మండలంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పగలు ప్రచార రథాలు ప్రచారం హోరెత్తుతోంది. రాత్రి వేళల్లో పార్టీ నాయకుల ఇంటింటి ప్రచారంతో నాలుగు రోజుల నుంచి ప్రచార సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రచార రథాలు ఊరూరా తిరుగుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీతక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఆరుగ్యారంటీ పథకాలను వివరిస్తున్నాయి. అదే విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి కారు గుర్తుకు ఓటేయాలని, పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలు, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ బీఆర్ఎస్ ప్రచార రథాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా సాయంత్రం 06 అయిందంటే చాలు పలు రాజకీయ పార్టీలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ వారి పార్టీల మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ తమ అభ్యర్థి గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ అభ్యర్థిస్తున్నారు. పలు గ్రామాల్లో రాత్రి 11 గంటల వరకు సైతం ప్రచారం నిర్వహిస్తుండటంతో గ్రామాల్లో ఎన్నికల సందడి రోజు రోజుకు పెరుగుతోంది. మరో 27 రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా బీజేపీ ములుగునియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించక పోవడంతో ఆ పార్టీ ప్రచారం మండలంలో మచ్చుకు కూడా కనిపించడం లేదు.

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..



పార్టీలోకి ఆహ్వానిస్తున్న నాయకులు

భూపాలపల్లి రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ ఎంపీ రాజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో పలు పార్టీలకు నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో వారిని రాజయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణరావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

గణపురం: మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారయణరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చెల్పూరు మాజీ సర్పంచ్ కొత్త పద్మ వెంకన్న, గణపురం మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గుజ్జ గంగాధర్ రావుతో పాటు పలువురు సుమారు 200 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, నాయకులు దూడపాక శంకర్ ఉన్నారు.

మహాముత్తారం: మండలంలోని నల్లగుంటమీనాజీపేట, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మంథని ఎమ్మెల్యే శ్రీదర్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంట దేవేందర్‌రెడ్డి, ఓలపు శంకర్‌పటేల్, మోత్కూరి రవి, లింగమల్ల దుర్గయ్య, తాటి లచ్చయ్య, రత్నం సదువలి, నజీర్‌ఖాన్ ఉన్నారు.

పల్లెల ప్రగతి బీఆర్ఎస్‌తోనే సాధ్యం



ప్రచారం చేస్తున్న బడే నాగజ్యోతి

- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతి

ఏటూరునాగారం: పల్లెలు ప్రగతి చెందాలి అంటే బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నర్సింహారావు అన్నారు. గురువారం మండలంలోని రొయ్యూర్, శంకరాజుపల్లి, చెల్పాక, అల్లం వారిఘణపురం గ్రామాల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు ఒరేగబెట్టింది ఏమిలేదన్నారు. సామాన్య ప్రజలకు అండగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల చైర్మన్, మండల ఇన్‌చార్జ్ మెట్టు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గడదాసు సునీల్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ వలియాబీసలీం, ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, ఎంపీటీసీలు జాడి లక్ష్మీనారాయణ, కోట నర్సింహులు, సర్పంచ్‌లు జెట్టి ఈశ్వర్, అనుముల శకుంతల, నాయకులు మల్లారెడ్డి, మహేష్, ఖాజాపాషా, బోడ శంకర్, ప్రదీప్‌రావు, తాడూరి రఘు, సర్దార్, సప్పిడి రాంనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ముక్కిడిపోచమ్మ ఆలయంలో పూజలు



పూజలు చేస్తున్న లక్ష్మీనారాయణ

మంగపేట: మండలంలోని మంగపేట, కోమటిపల్లి మధ్యగల ముక్కిడిపోచమ్మ ఆలయంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి గురువారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ కమిటీ అధ్యక్షుడు గొళ్లపెల్లి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్‌చార్జ్ మార్పుల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. మంగపేట ఎఫ్ఎస్‌సీఎస్ డైరెక్టర్ చిట్టిమళ్ల రిజి, సమ్మయ్య, సత్తార్ షఫీ పాల్గొన్నారు.

చోరీ కేసులు ఛేదించిన పోలీసులు



అరెస్ట్ చూపుతున్న పోలీసులు

కాటారం: మండల కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఇటీవల జరిగిన దొంగతనాల్లో నమోదైన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మంచిర్యాలకు చెందిన చింతకింది సతీశ్ అనే దొంగను అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ రంజిత్‌రావు వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 22, 23 తేదీల్లో మండల కేంద్రంలోని ఆదర్శనగర్‌లోని రేపాల వేణుగోపాల్, ముస్కుల సురేందర్‌రెడ్డి ఇంట్లో దొంగతనాలు జరిగాయి. బాధితుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన కాటారం ఎస్సై అభినవ్, సిబ్బంది క్లూస్ టీం, ఫింగర్ ఫింట్స్, ఐటీ కోర్ ద్వారా వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజ్, ఫింగర్‌ప్రింట్ ఆధారాలతో విచారణ కొనసాగించిన పోలీసులు నిందితుడు సతీష్‌ను పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి తులం బంగారం విలువ కల్గిన మూడు చైన్లు, మూడు గ్రాముల చెవి కమ్మలు, 180 గ్రాముల సిల్వర్ పట్టీలు, ఒక సెలిఫోన్ స్వాధీనపర్చుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై అభినవ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సై-2 సురేశ్ పాల్గొన్నారు.

బీఆర్ఎస్‌లో చేరిక

చిట్యాల: మండల కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీజేవైఎం నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్‌లో చేరారు. బుర్ర రఘు, అముదాలపల్లి శ్రీనివాస్, గాజర్ల మల్లేష్, నేపాలి రాకేష్, గోల్కొండ అజయ్, చిలుముల అజయ్, బండి రాజు, గుండ వెంకటేష్, గాజర్ల అఖీల్, రమేష్, ఎండి సాజీత్‌లు చేరగా వారిని కండవాలు కప్పి ఆహ్వానించారు. రాజిరెడ్డి, బుర్ర శ్రీధర్, తౌటం నవీన్, రాజు పాల్గొన్నారు.

టేకుమట్ల: మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ యువ నాయకుడు గండ్ర గౌతమ్‌రెడ్డి, జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం పార్టీలో చేరారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దుస్సా రవి, యూత్ నాయకులు మహేందర్ ఉన్నారు.

జోరుగా రేషన్ బియ్యం దందా!

- డీలర్లతో రైస్‌మిల్లర్లు కుమ్మక్కు
- పట్టించుకోని అధికారులు



ఓ ఇంట్లో నిల్వ చేసి ఉంచిన బియ్యం(ఫైల్)

మంగపేట: మండలంలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మండలంలోని మంగపేట, కమలాపురం, రాజుపేటతో పాటు పొరుగున్న ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని దుగినేపల్లికి చెందిన కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై సంచరిస్తూ కేజీ బియ్యం రూ.8కి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని మండలంలోని ఒక రిద్దరు రైస్ మిల్లుల వ్యాపారులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొనుగోలు చేసిన బియ్యాన్ని రాత్రి వేళల్లో టాటా ట్రాలీ ఆటోలు, డీసీఎంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారం, మణుగూరులోని పలువురు రైస్ మిల్ యజమానులకు చేరవేస్తున్నట్లు సమాచారం.

కొందరు రేషన్ డీలర్ల కీలక పాత్ర

మండలంలోని కొందరు రేషన్ డీలర్లు రేషన్ బియ్యం అక్రమ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ అక్రమ దందా కొనసాగిస్తున్న రైస్‌మిల్లు యజమానులు, మధ్య దళారులతో డీలర్లు కుమ్మక్కై రేషన్ షాపులకు వచ్చే లబ్ధిదారులకు బియ్యానికి బదులు నగదు ఇస్తూ కొనుగోలు చేసిన బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు.

చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు

ఏజెన్సీ ప్రాంతమైన మంగపేట, ఏటూరునాగారం, వెంకటాపురం(ఎం), వాజేడు మండలాల్లో అక్రమ రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతున్న సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడంపై అంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు ధాన్యం కేటాయిస్తుండగా, అక్రమంగా ధాన్యం అమ్ముకుని సొమ్ము చేసుకున్న రైస్ మిల్లుల యజమానులు వాటి స్థానంలో తక్కువ ధరకు లభించే రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సివిల్ సప్లైకార్పోరేషన్‌కు అంటగడుతున్నారు. అధికారులకు నెల నెలా మామూళ్లు ముట్ట చెపుతుండటంతోనే అక్రమ దందాను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బియ్యం మాఫియాకు రాజకీయ పార్టీల అండదండలు తోడు కావడంతో వారి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. ఇప్పటికైనా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు స్పందించి బియ్యం మాఫియాపై దృష్టి సారించి కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్రాక్టర్ పైనుంచి పడి విద్యార్థి మృతి

మంగపేట: మండలంలోని మల్లూరు గ్రామానికి చెంది వట్టం మనోజ్(18) ఇంటర్ విద్యార్థి ట్రాక్టర్ ప్రమాదంలో గురువారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మల్లూరు గ్రామానికి చెందిన వట్టం ముత్తయ్య, ధనలక్ష్మి దపంతుల మూడవ కుమారుడైన మృతుడు మనోజ్ ఏటూరునాగారం గురుకుల రెసిడెన్సియల్ పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. దసరా పండుగ సెలవులకు ఇంటికి వచ్చినట్లు సమాచారం. కాగా నర్సింహాసాగర్ నుంచి ట్రాక్టర్‌లో వస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందగా యువకుడి మృతదేహాన్ని ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయంపై ఎస్సై రవికుమార్‌ను వివరణ అడుగగా సంఘటన జరిగినట్లు సమాచారం తెలిసిందని ఎవరుకూడా ఇంకా ఫిర్యాదు చేయలేదని, విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలను నేడు(శుక్రవారం) వెల్లడిస్తామన్నారు.